క్లుప్తంగా

వధూవరులను ఆశీర్వదించిన జంకె



పొదిలి: స్థానిక విశ్వనాథపురానికి చెందిన ముప్పా వెంకట సుబ్బారెడ్డి(పంతులయ్య) కుమారుడు భాస్కరరెడ్డి, లక్ష్మీ దంపతుల కుమారుడు సాయి కిరణ్‌రెడ్డి, మౌనేశ్వరి వివాహ వేడుక హైదరాబాద్‌లోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, రమేష్, గొలమారి ఆంథోనిరెడ్డి, అల్లం వినయానందరెడ్డి, గుంటక వెంకటేశ్వర రెడ్డి, మోరా కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రేపు స్పెషల్ సమ్మరి రివిజన్

గిద్దలూరు రూరల్: రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మండలంలోని పోలీంగ్ కేంద్రాల్లో ఈ నెల 4, 5వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పెషల్ సమ్మరి రివిజన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ డి.సీతారామయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటూ ఫారం 6,7,8ల ద్వారా ఓటర్ల జాబితాల్లోని పేర్ల మార్పులు చేర్పులు, తప్పుల సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వ్యాసరచన పోటీలో శ్రావణి సత్తా



ఎస్పీ నుంచి బహుమతి అందుకుంటున్న శ్రావణి

త్రిపురాంతకం: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని శ్రావణి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచింది. శ్రావణి 10వ తరగతి విద్యార్థిని. వ్యాసరచన పోటీలో జిల్లా స్థాయికి ఎంపికై ఎస్పీ మలికాగర్గ్ చేతుల మీదుగ బహుమతి అందుకుంది. శ్రావణిని ఉపాధ్యాయ బృందం అభినందించింది.

వలంటీర్‌లు అంకితభావంతో పనిచేయాలి



నియామక పత్రాలు పంపిణీ చేస్తున్న ఎంపీపీ ఓసూరారెడ్డి

బేస్తవారిపేట: వలంటీర్‌లు అంకితభావంతో పని చేయాలని ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నూతనంగా ఇంటర్వ్యూల్లో ఎంపికైన వలంటీర్లకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. బేస్తవారిపేట, ఖాజీపురం, కోనపల్లె, పిటికాయగుళ్ల గ్రామాల్లోని ఐదు వలంటీర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులు ఎస్.చెన్నకేశవరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

5న కంటి వైద్య శిబిరం

గిద్దలూరు రూరల్: శ్రీ వివేకానంద కళాశాలకు చెందిన 1983, 85, 88 సంవత్సరాలకు చెందిన పూర్వ విద్యార్థుల గెట్ టు గెదర్ సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శాంతి రామ్ వైద్యశాల ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్ తులసీబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కంటి చికిత్సలో భాగంగా వారికి ఉచితంగా కంటి అద్దాలు, ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

విగ్రహాలు, ధ్వజ స్తంభం ప్రతిష్ట

దొనకొండ: మండలంలోని బాదాపురంలో గ్రామస్తులు ఐక్యతతో సీతా రాముల దేవాలయం నిర్మించారు. బద్వేలుకు చెందిన ఓరగంటి సీతా రామ శాస్త్రి సమక్షంలో పూజారులు బుధవారం హోమం చేశారు. గురువారం నుంచి 3 రోజుల పాటు హోమాలు, శిలల ప్రతిష్ట, ధ్వజ స్తంభం ప్రతిష్ట నిర్వహిస్తారు. సీతా రాములు, లక్ష్మణ్ విగ్రహాలు ప్రతిష్టకు సిద్ధం చేశారు.

నంద్యాల వెళ్లి పింఛన్ అందజేత



బేస్తవారిపేట: బేస్తవారిపేటకు చెందిన మొఘల్ ఖాదర్‌వలి నంద్యాలలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఖాదర్‌వలికి బేస్తవారిపేట సచివాలయం-1 వలంటీర్ బెల్లం హిమబిందు నంద్యాల వెళ్లి పింఛన్ అందజేశారు. సొంత ఖర్చులతో నంద్యాల వెళ్లి పింఛన్ పంపిణీ చేయడంతో ఖాదర్‌వలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక సాధికార బస్సు యాత్రను
విజయవంతం చేద్దాం

● ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి



సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి

పొదిలి రూరల్: మార్కాపురంలో ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పొదిలి పట్టణంలోని దర్శి రోడ్డులోగల వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మండల, పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. బీసీ డిక్లరేషన్‌తో సరికొత్త చరిత్రకు నాంది పలికారని పేర్కొన్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపి, రాజకీయ, సామాజిక, విద్య, ఆర్థిక పరంగా వారి ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు కల్పించారన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీలకు చేసిన మేలును సామాజిక సాధికారత బస్సు యాత్రలో వివరిస్తామన్నారు. పొదిలి పట్టణంతో పాటు అన్ని పంచాయతీల నుంచి 4 వేల మంది బస్సు యాత్రలో పాల్గొనేలా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మార్కాపురం క్లాక్ టవర్ సెంటర్లో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. మార్కాపురం పట్టణంలో 3 కి.మీ మేర పాద యాత్ర ఉంటుందని, బీసీ భవన్, అంబేడ్కర్ భవన్, షాదీఖానా భవనాలు నిర్మాణం చేపట్టే ప్రదేశాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారని వివరించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి నిర్వహించాల్సిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం 9వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. 9వ తేదీన అన్ని సచివాలయాల దగ్గర జెండా ఎగరవేయాలని, అందుకోసం దిమ్మెలు నిర్మించాలని నేతలకు సూచించారు. సమావేశంలో మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, మండల, పట్టణ కన్వీనర్లు దుగ్గెంపూడి శ్రీనివాసరెడ్డి, ఎస్‌కే నూర్జహాన్‌బేగం, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసులు, జేసీఎస్ కన్వీనర్ గొలమారి చెన్నారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుజ్జుల రమణారెడ్డి, నిర్మమహేశ్వర దేవస్థానం చైర్మన్ యక్కలి శేషగిరిరావు, మాజీ ఎంపీపీ నరసింహారావు, ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ జూపల్లి ఏడుకొండలు, కె.సుబ్బారావు, బండి అశోక్, గూడూరి వినోద్, కొత్తపులి బ్రహ్మారెడ్డి, పులిగొర్ల శ్రీనివాసులు, మల్లాపురం నరిసింహులు, పేరం కోదండరామిరెడ్డి, నారాయణరెడ్డి, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.



పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేస్తున్న మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

సేవా సంస్థల సేవలు హర్షణీయం

● రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

యర్రగొండపాలెం: పేదలకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు మరువలేనివని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. గురువారం హార్ట్ లాండ్ గ్రేస్ హౌజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఆయన దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులను గుర్తించి వారికి అన్ని విధాలా అండగా నిలిచేందుకు ట్రస్ట్ నిర్వాహకులు ఎనిబెర మమత బెంజిమెన్ ముందుకు రావడం అభినందనీయమని, తమ సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, అందుకు తన సహకారం కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం రూ.24.30 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్‌ఓసీలను ఆయన పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ ఎం.బాలగురవయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కె.ఓబులరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎం.ఆదిశేషు, సర్పంచ్ ఆర్.అరుణాబాయి, ఈవోపీఆర్డీ ఈదుల రాజశేఖరరెడ్డి, సార్ఫ్ సంస్థ ఏపీఎం ఎం.మరియబాబు పాల్గొన్నారు.

తల్లిదండ్రులకు మంత్రి ఘన నివాళి



తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

మార్కాపురం: ఆల్ సోల్స్ డే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గురువారం జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో.. తల్లిదండ్రులైన శామ్యూల్ జార్జి, థెరీసమ్మకు ఘనంగా నివాళులర్పించారు. తలిదండ్రుల సమాధులను పూలతో అలంకరించి జార్జి గ్రీన్స్ నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌సీఎం ఫాదర్ జాన్ అరేమ్, సిస్టర్స్, ప్రిన్సిపాల్ డాక్టర్ రాజబాబు, డీన్ మస్తానయ్య, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

వెలిగొండ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలి

పెద్దారవీడు: వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి పశ్చిమ ప్రకాశానికి సాగు, తాగు నీరు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకులు దగ్గుపాటి సోమయ్య కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు గురువారం ధర్నా చేశారు. అనంతరం వినతిపత్రం తహసీల్దార్ ఎంవీ కృష్ణారెడ్డికి అందజేశారు. రైతులు అల్లు పెద్దఅంకిరెడ్డి, గొట్టం శ్రీరాములు, అల్లు సుబ్బరాయుడు, బుక్క ఆవులయ్య, గుండారెడ్డి గోవింద రెడ్డి, మూడమంచు సుబ్బయ్య, గుండారెడ్డి నాగిరెడ్డి, ఆళ్ల రాములు, అల్లు కోటిరెడ్డి పాల్గొన్నారు.

తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలి



ముండ్లమూరులో రైతులకు సూచనలిస్తున్న వ్యవసాయాధికారులు

ముండ్లమూరు: వరిసాగు చేసిన రైతులు తెగుళ్లపై అప్రమత్తంగా ఉండాలని దర్శి వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త రాజేష్ తెలిపారు. మండలంలోని పెద ఉల్లగల్లు, రెడ్డినగర్ గ్రామాల్లో గురువారం వైఎస్సార్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరిలో అగ్గి తెగులు, నల్లి తెగులు ఉన్నాయన్నారు. వాటి నివారణకు ట్రైసైక్లోజోల్ ఎకరానికి 120 గ్రాములు, ప్రొఫినోఫాస్ ఎకరానికి 400 మిల్లీ లీటర్లు పిచికారీ చేసుకోవాలన్నారు. కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎలుకల యాజమాన్యంపై రైతులకు ఏడీఏ బాలాజీనాయక్ వివరించారు. ఏఓ ఎండీ ఫరూక్, వీఏఏలు పాల్గొన్నారు.

తురిమెళ్లలో పొలంబడి

కంభం: మండలంలోని తురిమెళ్లలో గురువారం డాక్టర్ వైఎస్సార్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి స్వరూప మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంట 75 రోజుల్లో ఉందని, పైరుకు సుడిదోమ ఆశిస్తోందన్నారు. వరి పొట్ట దశ, ఈనిక దశల్లో ఎక్కువగా పిల్ల, పెద్ద దోమలు నీటి మట్టంపై దుబ్బుల నుంచి రసం పీల్చడం ద్వారా నష్టాన్ని కలుగజేస్తాయని, వాటి నివారణకు బుప్రోఫెజిన్ 1.6 ఎంఎల్ లేదా పైమెప్రోజిన్ 0.6 గ్రాములు వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే నివారించుకోవచ్చన్నారు. ఏఈఓ పాపారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

జగనన్న ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్యం



మందులు అందిస్తున్న వైస్ చైర్మన్ ఇస్మాయిల్, పార్టీ నాయకులు

మార్కాపురం: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోందని పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్ అన్నారు. గురువారం మార్కాపురం పట్టణంలోని 19 సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పెషలిస్టు డాక్టర్లు నేరుగా ఇళ్ల వద్దకు వచ్చి ఉచిత వైద్యసేవలు అందించడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అని అన్నారు. వైస్ చైర్మన్-2 అంజమ్మ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతి సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రోగులకు సురక్ష కార్డులు, మందులు అందించారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి ముత్తారెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిలర్ నగేష్, మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, డీఈ సుభానీ, ఏఈ రవీంద్రుడు, సీనియర్ డాక్టర్ రాహుల్, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

కరణం వెంకటేష్‌ను పరామర్శించిన జంకె



కరణం వెంకటేష్‌ను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి

మార్కాపురం టౌన్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్‌ను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి గురువారం పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జంకె వెంట పార్టీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, గొట్టం(ఇంజినీర్) వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.

సుస్థిర జీవనోపాధుల కల్పనే లక్ష్యం



సమావేశంలో మాట్లాడుతున్న డీపీఎం డేవిడ్

తాళ్లూరు (ముండ్లమూరు): వ్యాపార నిర్వహణపై ఆశక్తి ఉన్న వారికి సుస్థిర జీవనోపాధులు కల్పించేందుకే రాయితీ రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఎల్‌హెచ్ డీపీఎం డేవిడ్ అన్నారు. వ్యాపార నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో స్థానిక వైఎస్సార్ కేపీ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డు నిబంధనల మేరకు అర్హులకు రాయితీ రుణాలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గొర్రెలు, గేదెలు, ఆహార ఉత్పత్తులు ఏర్పాటు, పరిశ్రమల స్థాపన కోసం అనేక రకాల రుణాలు 35 శాతం రాయితీతో బ్యాంకు నుంచి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.. ఆశక్తిగల వారు ఈ అవకావాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకు లింకేజి డీపీఎం సుబ్బారావు, ఏపీఎం దేవరాజ్ పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో మేలు



పంటలు పరిశీలిస్తున్న డీపీఎం సుభాషిణి

దర్శి: ప్రకృతి వ్యవసాయంతో పండిస్తున్న పంటలు బెట్టలను తట్టుకుంటున్నాయని డీపీఎం సుభాషిణి స్పష్టం చేశారు. మండలంలోని మారెడ్డిపల్లె, చందలూరు గ్రామాల్లో వర్షాలు లేక పోవడంతో రసాయన వ్యవసాయ పొలాలు, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న పొలాల్లో వ్యత్యాసాలు గమనించారు. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ ప్రధాన పంటకంటే ముందు 30 రకాల నవధాన్యాలు వేసి దున్నించి ఆ తర్వాత ప్రధాన పంట వేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన పంటగా వేసిన కంది పంటలో అంతర్ పంటలుగా పొద్దు తిరుగుడు, మొక్క జొన్న, దోసలు, జొన్నలు, గోంగూర, అలసంద, గోరు చిక్కుళ్లు, బెండ, ఎరపంటగా ఆముదం వేసినట్లు పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసిన పొలంలో ద్రవ జీవామృతం స్ప్రే చేస్తే మొక్కలు బెట్టను తట్టుకుని పంట బాగా వచ్చిందన్నారు. రసాయన వ్యవసాయం చేసిన పొలాలు ఎండిపోయాయని చెప్పారు. పంట బెట్ట నుంచి తట్టు కోవాలంటే రెండు లీటర్ల పెరుగులో రాగి ముక్క వేసి 14 రోజులు మరగనిచ్చి 15వ రోజున 200 లీటర్ల నీటిలో రాగి ముక్క వేసి మరగ పెట్టిన పెరుగును మజ్జిగ చేసి 10 లీటర్లు ఆవు పంచకం కలిపి స్ప్రే చేసుకుంటే ప్రధాన పంట బెట్టను తట్టుకుంటుందని వివరించారు. మార్కెటింగ్ ఎంటీ శిరీష, దర్శి మాస్టర్ ట్రైనర్ మేరీ డిటిల్లా, యూనిట్ ఇన్‌చార్జిలు మూర్తయ్య, మురళీకృష్ణ, బి.వీరాంజనేయులు పాల్గొన్నారు.

ఘనంగా తెలుగు బాప్టిస్టు టౌన్ చర్చి వార్షికోత్సవం



వాక్య సందేశాన్ని వినిపిస్తున్న జాన్ డగ్లస్

మార్కాపురం: పట్టణంలోని ఏబీఎం కాంపౌండ్‌లో తెలుగు బాప్టిస్టు చర్చి 26వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌కు చెందిన లెమ్ సంస్థకు చెందిన కె.జాన్ డగ్లస్ హాజరై వాక్య సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందిర నిర్వాహకత్వం, మందిర ప్రవేశం గురించి క్రైస్తవులు ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో చర్చి అధ్యక్షుడు గండి జైపాల్, ఉపాధ్యక్షుడు జాన్ వినయ్‌కుమార్, కార్యదర్శి సంద్రపాటి ప్రభుదాస్, దారి వేముల రమేష్‌బాబు, పాస్టర్ ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులకు ఖురాన్ కంఠస్థ పోటీలు



కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

మార్కాపురం రూరల్: యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్, జమాతే ఇస్లామీ హింద్ సంయుక్తంగా విద్యార్థులకు ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అష్రఫ్ అలీ తెలిపారు. గురువారం స్థానిక చిన్న మసీదులో ఖురాన్ పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. పట్టణ అధ్యక్షుడు సికిందర్ మాట్లాడుతూ.. 3 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలకు పోటీలుంటాయని, వచ్చే నెల 24న క్వార్టర్ ఫైనల్ పోటీలు చిన్న మసీదులో నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. వివరాలకు 99080 18774, 88977 76046ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అజీజ్, నజీర్, సలీమ్, మహమ్మద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్లకు అవగాహన కల్పించాలి



మాట్లాడుతున్న తహసీల్దార్ మంజునాథరెడ్డి, పక్కన కమిషనర్ గిరికుమార్



దర్శిలో మాట్లాడుతున్న లోకేశ్వరరావు

దర్శి: ఓట్లు చేర్పులు మార్పులపై ఓటర్లకు తప్పనిసరిగా అవగాహన కల్పించి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు నమోదు చేయాలని ఆర్‌డీ లోకేశ్వర రావు సూచించారు. స్థానిక తాలూకా క్లబ్ సమావేశం హాలులో నియోజకవర్గంలో గత నెలలో పూర్తయిన ఓటర్ల జాబితాలో సమస్యలు, అభ్యంతరాలపై ఐదు మండలాల తహసీల్దార్‌లు, సూపర్‌వైజర్‌లు, బీఎల్‌ఓలతో ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చేర్పుల్లో సమస్యలపై చర్చించారు. లోకేశ్వరరావు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు బీఎల్‌ఓలు నవంబర్ 4,5వ తేదీల్లో డిసెంబర్ 2,3వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ క్యాంప్‌లు నిర్వహించాలని సూచించారు. చేర్చాల్సిన ఓట్లు ఉంటే వారికి అవగాహన కల్పించి వెంటనే చేర్పించాలని సూచించారు. ఒకే ఇంట్లో 10పైగా ఓట్లు ఉన్న నివాసాలను గుర్తించాలని కోరారు. దర్శి, కురిచేడు, తాళ్లూరు, దొనకొండ తహసీల్దార్‌లు వెంకటేశ్వరరావు, జ్వాలానరసింహారావు, సువర్ణ, డీటీ రవి శంకర్ బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్‌లు పాల్గొన్నారు.

ఓటరుగా నమోదు కావాలి

మార్కాపురం టౌన్: యువత ఓటరుగా నమోదు కావాలని తహసీల్దార్ మంజునాథరెడ్డి, కమిషనర్ గిరి కుమార్ సూచించారు. గురువారం సాధన డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.మధుసూదన్ అధ్యక్షతన క్రమబద్ధమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్యం అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులందరూ డిసెంబర్ 9వ తేదీ లోగా ఫారం 6ను సమీప బీఎల్‌ఓలకు అందించాలని, ఓటరు కార్డులో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే ఫారం 8 అందించాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ వీఆర్‌కే ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీధర్‌కుమార్, డాక్టర్ ఎం.శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఫుట్‌బాల్ జట్టు కోచింగ్



విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

దొనకొండ: స్కూల్ గేమ్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్-17 బాలుర ఫుట్‌బాల్ జట్టుకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 రోజులుగా ఇస్తున్న శిక్షణ ముగిసింది. ఈ కోచింగ్ క్యాంప్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రీడాకారులు శిక్షణ పొందారని వ్యాయామ ఉపాధ్యాయుడు పి.నరసింహారావు తెలిపారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించనున్న 67వ అంతర్ జిల్లా పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున ఈ జట్టు పాల్గొంటుందని చెప్పారు. జట్టుకు వ్యాయామ ఉపాధ్యాయులు సాంబశివరావు, అంజిరెడ్డి, నరసింహారావు, అనిల్, రత్నం, ఖాశిం శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు.

నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలి

తాళ్లూరు (ముండ్లమూరు): రైతులు బోర్లకు సంబంధించిన నీటిని పొలాలకు పొదుపుగా వాడుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు సూచించారు. మండలంలోని దారంవారిపాలెంలో క్షేత్ర పర్యటనలో భాగంగా బోర్లకింద సాగు చేసిన పంటలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు.

బాల్ బ్యాడ్మింటన్‌లో 'కిట్స్' విద్యార్థి ప్రతిభ



వెంకటేష్‌కు సర్టిఫికెట్ అందిస్తున్న అన్నా కృష్ణచైతన్య

మార్కాపురం: స్థానిక కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సివిల్స్ మూడో సంవత్సరం విద్యార్థి చప్పల్లి వెంకటేష్ అక్టోబరు 22 నుంచి 24వ తేదీ వరకు చిత్తూరులో జరిగిన 8వ ఏపీ స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటి 3వ స్థానంలో నిలిచాడని సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అన్నా కృష్ణచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వి.కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రంగనాయకులు, ఏఓ బి.ప్రభాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పీవీ అనీల్‌కుమార్, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.